సాక్షి
అల్లూరి సీతారామరాజు జిల్లా
ఆదివారం । 21 । జూలై । 2024


కొత్తపల్లి జలపాతం పరవళ్లు


దేవీపట్నం: గండిపోసమ్మ పాయింట్ వద్ద నిలిచిపోయిన పాపికొండలు పర్యాటక బోట్లు

న్యూస్‌రీల్

జాయింట్ కలెక్టర్‌గా అభిషేక్ గౌడ్

- రంపచోడవరం పీవోగా కట్టా సింహాచలం
- జీసీసీ ఎండీగా కల్పనా కుమారి


అభిషేక్ గౌడ్


కట్టా సింహాచలం

సాక్షి,పాడేరు: జిల్లాలోని పలువురు ఐఏఎస్ అధికారులకు బదిలీలు జరిగాయి. జాయింట్ కలెక్టర్‌గా 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎంజే అభిషేక్ గౌడ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన వార్డు, సచివాలయాల విభాగం ఏడీగా పనిచేస్తూ జేసీగా పాడేరుకు బదిలీ అయ్యారు. ఇంతవరకు జేసీగా పనిచేసిన భావన వశిష్ఠను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే రంపచోడవరం ఐటీడీఏ పీవో గనోరే సూరజ్ ధనుంజయ్‌కు పల్నాడు జేసీగా బదిలీ అయింది. ఆయన స్థానంలో 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కట్టా సింహాచలంను ప్రభుత్వం నియమించింది.అలాగే పాడేరు సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న పి. ధాత్రి రెడ్డిని ఏలూరు జేసీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఎండీగా కల్పనా కుమారిని నియమించారు. ప్రస్తుతం జీసీసీ ఎండీగా విధులు నిర్వర్తిసున్న జి.సురేష్ కుమార్‌ని బదిలీ చేశారు.

ఘాట్‌రోడ్లలో భారీ వాహనాల నిషేధం

- రాత్రి 7నుంచి ఉదయం 6వరకు అమలు
- కలెక్టర్ దినేష్‌కుమార్ ఉత్తర్వుల జారీ

సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఘాట్‌రోడ్లలో భారీ వాహనాలు,బస్సులు,ప్రైవేట్ జీపులు,ఇతర వాహనాల రవాణాపై రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నిషేధం అమలు జేస్తూ కలెక్టర్ దినేష్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.పాడేరు-వడ్డాది ఘాట్‌రోడ్డు,పాడేరు-చింతపల్లి రోడ్‌లో కొక్కిరాపల్లి ఘాట్, చింతపల్లి-నర్సీపట్నం రోడ్డులో లంబసింగి ఘాట్, రంపచోడవరం-చింతూరు ఘాట్‌రోడ్డు, ఎస్.కోట-అరకు ఘాట్ రోడ్డుల్లో వర్షాలు తగ్గే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు.

రికార్డ్ స్థాయిలో వర్షపాతం

- అత్యధికంగా చింతూరులో 207..
- జిల్లావ్యాప్తంగా 2040 ఎంఎం నమోదు

సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2040 ఎంఎం వర్షపాతం నమోదైంది.అత్యధికంగా చింతూరులో 207, మారేడుమిల్లిలో 136.8, ముంచంగిపుట్టులో 122.4, హుకుంపేటలో 116, జి.కే.వీధిలో113.4, పెదబయలులో111.4, డుంబ్రిగుడలో 109, పాడేరులో 94.8, వై.రామవరంలో 92.6, రాజవొమ్మంగిలో 91.6, రంపచోడవరంలో 88.4, వి.ఆర్.పురంలో 86.2, అరకులోయలో 84.4, గంగవరంలో 80.6, జి.మాడుగులలో 78.6, అడ్డతీగలలో 78.2, కొయ్యూరులో 76.8, ఎటపాకలో 68.6, కూనవరంలో 66.4, అనంతగిరిలో 62.8, దేవీపట్నంలో 58.4, చింతపల్లిలో 15.4 ఎంఎం వర్షపాతం నమోదైంది.

నీటమునిగిన గండిపోసమ్మ ఆలయం


వరద ముంపులో గండిపోసమ్మ ఆలయం

దేవీపట్నం: ఎగువ ప్రాంతాల నుంచి ఉబికి వస్తున్న గోదావరి ఉధృతికి మండలంలోని మాతృశ్రీ గండి పోసమ్మ ఆలయం నీట మునిగింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో దండంగి నుంచి పోసమ్మగండికి వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రమాదకర పరిస్థితుల్లో ఉండడంతో రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వర్రావు, దేవీపట్నం ఎస్‌ఐ నాగార్జున పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

పెంకుటిల్లు కూలి గిరిజన మహిళ మృతి


లక్ష్మిమృతదేహం

రంపచోడవరం: మండలంలోని మడిచర్ల గ్రామంలో పెంకుటిల్లు కూలిపోవడంతో కడబాల లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

వాగుల ఉగ్రరూపం

ఒకపక్క గోదావరి, శబరి నదుల వరద తాకిడి.. మరోపక్క వాగులు ఉప్పొంగడంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు చుట్టుముట్టడంతో జిల్లావ్యాప్తంగా సుమారు 195 గ్రామాల రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆంధ్రా ఒడిశా రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి కోతకు గురవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

- దారులు దిగ్బంధం
- కోతకు గురైన రోడ్లు, కాజ్‌వేలు
- 195 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- చింతూరులో రికార్డుస్థాయి వర్షపాతం
- కోతకు గురైన జాతీయ రహదారి-326
- గోదావరి, శబరి నదులకు పెరుగుతున్న వరద ఉధృతి


చింతూరు: ఆంధ్రా- ఒడిశా మార్గంలో చింతూరు వద్ద కోతకు గురైన జాతీయ రహదారి-326

చింతూరు: భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహించడంతో మండలంలోని పలు గ్రామాల రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి 2019 తరువాత చింతూరు మండలంలో రికార్డు స్థాయిలో 20.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు పొంగి వరద నీరు గ్రామాలను చుట్టుముట్టడంతో 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

లారీ డ్రైవర్ చాకచక్యంతో..

ఆంధ్రా-ఒడిశా జాతీయ రహదారి-326 కల్లేరు, కుయిగూరు మధ్య రహదారి కోతకు గురికావడంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోతకు గురయ్యే సమయంలో ఆ ప్రాంతాన్ని దాటుతున్న ఓ లారీ ప్రమాదానికి గురవడంతో వెనుక రెండు టైర్లు ఊడిపోయి వరదనీటిలో కొట్టుకుపోగా డ్రైవర్ చాకచక్యంతో పెనుప్రమాదం తప్పింది.

- సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగులు పొంగి వరదనీరు రహదారి పైనుంచి ప్రవహించడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు చింతూరు మండలంలోని చూటూరు, నర్సింగపేట, ముకునూరు, రామన్నపాలెం, బొడ్రాయిగూడెం, కొండపల్లి, చినసీతనపల్లి, పెదశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి.
- కుయిగూరువాగు పొంగి వరదనీరు జాతీయ రహదారిపైకి చేరడంతో మండలంలోని కుయిగూరు, కల్లేరు, సూరన్నగొంది, మదుగూరు గ్రామాలకు, చంద్రవంకవాగు పొంగడంతో చట్టి నుంచి కమ్మూరుకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.

సోకిలేరు వాగు ఉధృతితో..

సోకిలేరు ఉధృతికి మండలంలోని చదలవాడ, గవళ్లకోట, మిట్టవాడ, చొలూరు, ఏరువాడ గ్రామాలకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. ముకునూరుకు చెందిన ఇద్దరు గర్భిణులను పడవ ద్వారా సోకిలేరువాగు దాటించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కల్లేరు ఆశ్రమ పాఠశాల తరగతి గదుల్లో వరదనీరు చేరింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ నజీముల్లాషా ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా కల్లేరుకు చేరుకుని రహదారికి గండి కొట్టించి వరద నీరు బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. అనంతరం అక్కడి విద్యార్థులను ప్రత్యేక వాహనాల్లో చింతూరు ఆశ్రమ పాఠశాలకు తీసుకువచ్చారు.

శబరికి వరద ఉధృతి

మరోపక్క ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు శబరి నదికి వరద ఉధృతి పెరిగింది. చింతూరు వంతెన వద్ద శుక్రవారం 26 అడుగులు ఉండగా శనివారం నాటికి 35 అడుగులకు చేరుకుంది.

సముద్రాన్ని తలపిస్తున్న ఉభయ నదుల సంగమం

కూనవరం: శబరి, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇక్కడికి సమీపంలోని ఆ రెండు నదుల సంగమ ప్రదేశం సముద్రాన్ని తలపిస్తుంది. గోదావరి ఎగపోటు వల్ల శబరి నది ఎగదన్నడంతో సుమారు 30 ఎకరాల భూములు నీటమునిగాయి.

- కొండ్రాజుపేట కాజ్‌వేపై శబరి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టకపోవడంతో రెండవ రోజు కూడా టేకులబోరు, కొండ్రాజుపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు ఏకదాటిగా వర్షం కురుస్తుండంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. శుక్రవారం రాత్రి 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు 81.58 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లు కేంద్ర జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఎగువనున్న భద్రాచలంలో 4 గంటలకు గోదావరి నీటిమట్టం 34.9, కూనవరం వద్ద 29.5 అడుగుల మేర నీటిమట్టం నమోదైనట్టు అధికారవర్గాలు తెలిపాయి.

అరకులోయ టౌన్: మండలంలో నిండుకుండలా మారిన శిమిలిగుడ మినీ రిజర్వాయర్ గేట్లను గుర్తు తెలియని వ్యక్తులు గేట్లు ఎత్తి వేయడంతో వరినాట్లకు నష్టం జరిగింది. సుమారు 50 ఎకరాల్లో కొట్టుకుపోయాయి.

కొయ్యూరు: భారీ వర్షాలకు మండలంలోని పెద మాకవరం, రామరాజుపాలెం సమీపంలోని రెండు కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. దీంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొయ్యూరు మండలం నుంచి చింతపల్లికి వెళ్లే మార్గం లేకపోవడంతో అత్యవసరమైన వారు నర్సీపట్నం మీదుగా వెళ్తున్నారు.

రంపచోడవరం: భూపతిపాలెం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో రంపచోడవరం-రంప మధ్య సీతపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రంపచోడవరం నుంచి రంప మార్గంలోని సుమారు 40 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

మారేడుమిల్లి : వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతానికి చెందిన 8 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుర్తేడుకు వెళ్లే ప్రధాన రహదారిలో బోడ్లంక వద్ద పెల్లి రేవు వాగు రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. ఈ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

- మారేడుమిల్లి-రంపచోడవరం వెళ్లే ప్రధాన రహదారిలోని సున్నంపాడు సమీపంలో శనివారం ఉదయం భారీ వృక్షం రహదారిపై కూలింది. దీంతో ఇరువైపులా భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.స్థానికులు, ఆర్‌అండ్‌బీ సిబ్బంది, చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.

వంతెనలపై నుంచి వరద ప్రవాహం

పెదబయలు: మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలో గిన్నెలకోట, జామిగుడ, గుల్లేలు గెడ్డలు ఉధృతంగా ప్రవహించాయి. పెదకోడాపల్లి పంచాయతీ పరదానిపుట్టు సమీపంలో వంతెనపై నుంచి మత్స్యగెడ్డపై వరదనీరు ప్రవహిస్తోంది.చేదుపుట్టు వద్ద గేదెగెడ్డ ఉప్పొంగింది. ఇలా వాగుల ఉధృతికి జామిగుడ.గిన్నెలకోట,గుల్లేలు,ఇంజరి పంచాయతీలకు చెందిన సుమారు 48 గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి.

- గిన్నెలకోట,ఇంజరి పంచాయతీలను కలుపుతూ నిర్మించిన మెటల్ రోడ్డు కోతకు గురైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గోతులమయంగా మారి కాలుపెట్టలేని పరిస్థితి నెలకొంది

ముంచంగిపుట్టు: లక్ష్మీపురం పంచాయతీ సుత్తిగూడలో కల్వర్టుపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో బుంగాపుట్టు,లక్ష్మీపురం పంచాయితీలతో పాటు ఒడిశాకు చెందిన 52 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జర్జుల, బాబుశాల, బరడ, లక్ష్మీపురం, మాకవరం, కర్రిముఖిపుట్టు, ధారెల ప్రాంతాల్లో వరి నాట్లు చెరువులను తలపించాయి.


చింతూరు: గర్భిణులను పడవలో సోకులేరి వాగును దాటిస్తున్న గ్రామసచివాలయ సిబ్బంది


పెదబయలు: ఇంజరికి మార్గంలో లండూలు వద్ద వంతెన మీదుగా వరద ప్రవాహం


కూనవరం: కొండ్రాజుపేట కాజ్‌వేపై ప్రవహిస్తున్న శబరి నది వరదనీరు

నిండుతున్న జలాశయాలు

రంపచోడవరం/మోతుగూడెం/గంగవరం/ముంచంగిపుట్టు: జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. భూపతిపాలెం ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరడంతో నాలుగు గేట్ల ద్వారా 6వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.


భూపతిపాలెం జలాశయం నుంచి విడుదల అవుతున్న వరదనీరు

భూపతిపాలెం (మీటర్లలో)		
పూర్తి నీటి మట్టం	:	204
ప్రస్తుత నీటి మట్టం	:	203
సూరంపాలెం		
పూర్తి నీటి మట్టం	:	105
ప్రస్తుత నీటి మట్టం	:	104
ముసురుమిల్లి		
పూర్తి నీటి మట్టం	:	123
ప్రస్తుత నీటి మట్టం	:	115
డొంకరాయి (అడుగుల్లో)		
పూర్తి నీటి మట్టం	:	1036
ప్రస్తుత నీటి మట్టం	:	1013
జోలాపుట్టు		
పూర్తి నీటి మట్టం	:	2750
ప్రస్తుత నీటి మట్టం	:	2710
బలిమెల		
పూర్తి నీటి మట్టం	:	1516
ప్రస్తుత నీటి మట్టం	:	1455
గుంటవాడ		
పూర్తి నీటి మట్టం	:	136
ప్రస్తుత నీటి మట్టం	:	135
డుడుమ		
పూర్తి నీటి మట్టం	:	2590
ప్రస్తుత నీటి మట్టం	:	2589

వణుకుతున్న విలీన మండలాలు

- క్రమేపీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
- భద్రాచలం వద్ద 35.04 అడుగులు
- ఉదయానికి మరింత పెరిగే అవకాశం
- కేంద్ర జలసంఘం అధికారులు వెల్లడి



తాలిపేరు నుంచి విడుదల అవుతున్న వరద నీరు

ఎటపాక: గోదావరికి వరద ముప్పు పొంచి ఉండటంతో విలీన మండలాల ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతికి శనివారం రాత్రి 7గంటలకు భద్రాచలం వద్ద 35.04 అడుగులకు నీటి మట్టం చేరుకుంది.

- ఎగువున ఉన్న మేడిగడ్డ తదితర ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు పూర్తిగా ఎత్తి, 1,45,078 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
- మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్,తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నందున గోదావరికి మరింత భారీగా వరద చేరే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయానికి 40 అడుగులు దాటవచ్చని వెల్లడించారు. వరద ఉధృతి కొనసాగితే ఆదివారం మధ్యాహ్నానికి 43 అడుగులకు నీటి మట్టం చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విలీన మండలాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి వరద నీరు నెల్లిపాక, తోటపల్లి, నందిగామ, మురుమూరు వాగులకు పోటెత్తడంతో పొలాల్లోకి ఎగదన్నుతోంది. భద్రాచలంలో 43 అడుగులకు చేరుకోగానే మొదటి, 48 అడుగులకు చేరితే రెండవ, 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాదహెచ్చరిక జారీ చేస్తారు.


మారేడుమిల్లి: సున్నంపాడు వద్ద రహదారిపై కూలిన భారీచెట్టు


మారేడుమిల్లి: రహదారిపై నుంచి ప్రవహిస్తున్న పెండ్లి రేవు వాగు


పాడేరు: గంపరాయి బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మత్స్యగెడ్డ


కొయ్యూరు: కొట్టుకుపోయిన రామరాజుపాలెం కాజ్‌వే

రాష్ట్రంలో అరాచక పాలన

- హత్యలు కాదు.. హామీలు నెరవేర్చండి
- హింస చెలరేగినా చలించని పోలీసు వ్యవస్థ
- ఈ ధోరణితో ప్రజాస్వామ్యానికి చేటు
- అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం



పెదబయలు: రాష్ట్రంలో రాజకీయ హత్యలతో కూటమి ప్రభుత్వ అరాచక పాలన నడుస్తోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ధ్వజమెత్తారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ పార్టీల కూటమి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయకుండా.. కేవలం రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలను హతమార్చడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వారు ఇలాంటి హత్యలు, దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే పనిలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఇంతా జరుగుతున్నా పోలీసు వ్యవస్థ తమకు పట్టనట్లు ఉండడం మంచిది కాదన్నారు. మంచి వాతావరణం నెలకొన్న రాష్ట్రాన్ని నేడు హత్యలు, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తున్నారని, దీనిపై కచ్చితంగా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. ఒకరినొకరు హత్యలు చేసుకుంటూపోతే ప్రజాస్వామ్యం ఎందుకన్నారు. మంచి పాలన అందివ్వాలని ప్రజలు మీకు పాలించే బాధ్యత అప్పగించారని, దాన్ని విస్మరిస్తే తగిన గుణపాఠం చెబుతారన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. గత ప్రభుత్వంలో జూలై నాటికే అందేవని, నేడు కూటమి ప్రభుత్వ పాలనలో ఏది అందడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు చంద్రబాబు అబద్ధపు హామీల నాటకం అర్థమవుతోందన్నారు.

పర్యాటక ప్రాంతాలు వెలవెల


నిర్మానుష్యంగా పద్మాపురం గార్డెన్ పరిసరాలు

అరకులోయ రూరల్: పర్యాటక రంగంపై తుపాను కారణంగా కురుస్తున్న వర్షాల ప్రభావం చూపింది. ఈ కారణంగా ప్రముఖ సందర్శిత ప్రాంతాలైన పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం , రణజిల్లెడ జలపాతం తదితర ప్రాంతాలు పర్యాటకులు రాక కొద్దిరోజులుగా బోసిపోతున్నాయి. ఈ రంగంపై ఆధారపడిన వ్యాపారుల పరిస్థితి అమ్మకాలు లేక దయనీయంగా మారింది.

వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి


కలెక్టర్ దినేష్‌కుమార్

సాక్షి,పాడేరు: జిల్లాలో చింతూరు డివిజన్‌లో వరదలను ఎదుర్కొనేందుకు అధికారులంతా సిద్ధం కావాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఐటీడీఏ పీవోలు,పలు శాఖల జిల్లా అధికారులు,వరద ప్రభావిత మండలాల తహసీల్దార్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి, ప్రాణ నష్టాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి హెచ్చరిక రాగానే వరద ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించేందుకు ఆయా బృందాలన్ని రంగంలోకి దిగాలన్నారు. గర్భిణులు, బాలింతలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి ముందుగానే ఆస్పత్రులు,సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలన్నారు. నిత్యావసర సరుకులు ముందుగానే పంపిణీ చేయాలని, వసతి గృహాల్లోపునరావస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కల్లేరు, సోకులేరు, అత్తాకోడళ్ల వాగులు పొంగి ప్రవహించే పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రహదారులు సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే ఆమోదించిన 16 బోర్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు.డీజిల్, టార్పాలిన్లు, బోట్లు, లాంచీలను సిద్ధం చేయాలని, విద్యుత్ సమస్యలు, సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్యలు లేకుండా ఆయా అధికారులు చర్యలు చేపట్టాలని, ఆదేశించారు. ఏపీ ఫైబర్ నుంచి వైఫై అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక బద్ధంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసు

- విధులకు డౌనూరు కార్యదర్శి రేష్మ, వెటర్నరీ అసిస్టెంట్ దైవరత్నం గైర్హాజర్
- వారిద్దరికీ జీతాలు నిలిపివేయాలని డీఎల్పీవో కుమార్ ఆదేశం

కొయ్యూరు: డౌనూరు గ్రామ సచివాలయంలో విధులకు గైర్హాజరైన పంచాయతీ కార్యదర్శి రేష్మ, వెటర్నరీ అసిస్టెంట్ దైవరత్నంకు షోకాజ్ నోటీసులు జారీతోపాటు జీతాలు నిలిపివేయాలని డీఎల్పీవో పీఎస్ కుమార్ ఎంపీడీవో సీతయ్యను ఆదేశించారు. శనివారం డౌనూరు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో వారిద్దరు లేకపోవడంతో విధులకు గైర్హాజర్ అయినట్టు గుర్తించారు. వెంటనే ఎంపీడీవోకు పైవిధంగా ఆదేశాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధుల నిర్వహణలో ఎవరు నిర్లక్ష్యం చేసినా సహించబోమని హెచ్చరించారు. వర్షాకాలం కావడంతో పారిశుధ్యంపై దృష్టి సారించాలని సూచించారు. తాగునీటిని సక్రమంగా అందజేయాలన్నారు.మీ కోసంలో వచ్చే వినతులను నమోదు చేసేందుకు ప్రత్యేక రికార్డులను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. రహదారి సౌకర్యం లేని పొర్లుబంద, పాలమామిడి, ముల్లుమట్ట గ్రామాల గర్భిణులను ప్రసవానికి ముందుగానే బర్త్ వెయిటింగ్ హాలుకు తరలించాలని ఏఎన్‌ఎంకు సూచించారు.


రికార్డులను పరిశీలిస్తున్న డీఎల్పీవో కుమార్

వాయుసేనలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

రంపచోడవరం: ఏజెన్సీలోని గిరిజన యువత నుంచి అగ్నివీర్ భారత వాయుసేన ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు డీడీ కె అబ్బాసలాం పేర్కొన్నారు. పీవో ఆధ్వర్యంలో భారత వాయుసేన అగ్నివీర్ పథకం ద్వారా గిరిజన అభ్యర్థుల నుంచి ఈనెల 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ఆయన తెలిపారు. జూలై 2004 నుంచి జనవరి 2008 మధ్యలో జన్మించిన యువతీ,యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీషులో ఇంటర్, పాలిటెక్నిక్‌లో కనీసం 50శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అప్లోడ్ చేసుకోవచ్చునని సూచించారు.

అప్పన్న సన్నిధికి
అడుగులో అడుగేస్తూ..
గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు


అడవివరం ప్రధాన మార్గంలో రథోత్సవం, కిక్కిరిసిన భక్తజనం

- వర్షం తెరిపివ్వడంతో తరలివచ్చిన భక్తులు
- ఉదయం 7 గంటల నుంచే ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు
- సాయంత్రం 4 గంటలకు పుష్పరథం ప్రారంభం

సింహాచలం: సింహగిరి ప్రదక్షిణ శనివారం వైభవంగా జరిగింది. 32 కి.మీ గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చారు. తొలిపావంచా నుంచి ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు అడవివరం, పైనాపిల్‌కాలనీ, సెంట్రల్ జైలు, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, నరసింహనగర్, డీఎల్‌బీ క్వార్టర్స్, కప్పరాడ, మురళీనగర్, మాధవధార, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, లక్ష్మీనగర్, కుమారి కల్యాణమండపం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకున్నారు. వర్షం తెరిపివ్వడంతో భక్తులు ఉత్సాహంగా ప్రదక్షిణ చేశారు.


పుష్పరథ యాత్ర ప్రారంభిస్తున్న అశోక్ గజపతిరాజు


ఎంవీపీడబుల్ రోడ్డులో భక్తజన సందోహం

విశేషంగా రథయాత్ర

కొండదిగువ స్వామివారి తొలిపావంచా వద్ద శనివారం సాయంత్రం 4 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. దేవస్థానం స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు, రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు రథంలో ఉన్న స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు జెండా ఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆ సమయానికి తొలిపావంచా వద్దకు చేరుకున్న భక్తులు స్వామినామస్మరణ చేస్తూ రథాన్ని అనుసరించారు. తొలిపావంచా నుంచి ప్రారంభమైన రథయాత్ర అడవివరం, పైనాపిల్‌కాలనీ, సెంట్రల్ జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటిపార్కు, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, సత్యం జంక్షన్, ఎస్‌ఏడీ కొత్త రోడ్డు, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంది. రథోత్సవంలో దేవస్థానం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పులివేషాలు, కేరళ డ్రమ్స్, కోలాటం, కాళీ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

స్వచ్ఛంద సంస్థల సాయం

గిరి ప్రదక్షిణని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. గిరిప్రదక్షిణ జరిగే 32 కి.మీ కొండచుట్టూ 29 ప్రదేశాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ జీవీఎంసీ తాగునీరు అందుబాటులో ఉంచింది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 11 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 29 స్టాల్స్‌లో భక్తులకు మందులు అందజేశారు. 22 ప్రదేశాల్లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా 290 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 17 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2,600 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దారిపొడవునా స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఆహార పదార్థాలు, స్నాక్స్, పానియాలు అందజేశాయి.

అప్పుఘర్‌లో స్నానాలు లేవు

గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులతో అప్పుఘర్ తీరం పోటెత్తింది. వాతావరణ ప్రభావంతో అలల ఉధృతంగా వస్తున్న కారణంగా ఈ ఏడాది భక్తులను సముద్ర స్నానానికి అనుమతించలేదు. గజ ఈతగాళ్లు అందించే సముద్ర నీరును భక్తులు తలపై చల్లుకుని వెనుదిరిగారు. అలాగే మాధవధారలో ఉన్న మాధవస్వామిని భక్తులు దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆలయం వద్ద స్నానాలు ఆచరించారు.


తలపై నీళ్లు చల్లుకుంటున్న భక్తులు

సైడ్ లైట్స్

- గిరి ప్రదక్షిణకు ఉదయం 7 గంటల నుంచే భక్తులు సింహాచలం చేరుకున్నారు. వర్షం తెరిపివ్వడంతో ఉదయం 10 గంటల నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మధ్యాహ్నం సమయానికి విపరీతంగా రద్దీ నెలకొంది. రథోత్సవం సమయానికి స్వామివారి తొలిపావంచా నుంచి పాత అడవివరం జంక్షన్ వరకు భక్తులు కిక్కిరిశారు.
- ఉదయం 7 గంటలకే ప్రదక్షిణ ప్రారంభించిన పలువురు భక్తులు సాయంత్రం 6 గంటలకే తిరిగి సింహాచలం చేరుకున్నారు. అలా చేరుకున్న వారందరికీ రాత్రి 10 గంటల వరకు సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి దర్శనాలు కల్పించారు.
- తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టే భక్తుల సౌకర్యార్థం ఈసారి 50 వరకు క్యూలు, 80 ఇనుప గద్దర్లు ఏర్పాటు చేశారు.
- కొత్త ఘాట్‌రోడ్డు వద్ద కొబ్బరి కాయలు కొట్టేందుకు 20 వరకు గద్దర్లు ఏర్పాటు చేసినా అక్కడ కొబ్బరికాయలు కొట్టేందుకు భక్తులు పెద్దగా ఆసక్తి చూపలేదు.
- తొలిపావంచా వద్ద ఎప్పటికప్పుడు కొబ్బరి చెక్కలు తరలించేందుకు క్రేనులు, పెద్ద సంఖ్యలో లారీలు ఏర్పాటు చేశారు.
- తొలిపావంచా వద్ద తీవ్ర రద్దీ నెలకొనడంతో భక్తులు రోడ్లపైనా, దేవస్థానం బస్టాండ్‌లోని బీఆర్‌టీఎస్ రోడ్డు సరిహద్దు గోడపైనా కొబ్బరికాయలు కొట్టారు.
- నగరంలో నుంచి గోపాలపట్నం మీదుగా పాత గోశాల వైపు వచ్చే వాహనాలను పాతగోశాల జంక్షన్‌కి సమీపంలో నిలుపుచేశారు. అక్కడి నుంచి తొలిపావంచా వద్దకు భక్తులు నడిచి వెళ్లారు. మధ్యాహ్నం నుంచి మరింత రద్దీ ఏర్పడటంతో గోపాలపట్నం నుంచి, వేపగుంట నుంచి కూడా సింహాచలం వరకు అధిక సంఖ్యలో భక్తులు నడిచి వెళ్లాల్సి వచ్చింది.
- ఈసారి బీఆర్‌టీఎస్ రోడ్డు విశాలంగా ఉండటంతో అడవివరం వైపు వచ్చే భక్తులందరినీ తొలిపావంచాకి ప్రధాన మార్గంలోనే పంపించారు.


ఆకట్టుకున్న శక్తి వేషాలు, తప్పెటగుళ్లు


భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీపీ బాగ్చి


తొలి పావంచా వద్ద స్వామికి నమస్కరిస్తూ..


అప్పుఘర్ వద్ద ప్రసాద వితరణ

ముందస్తుగా గర్భిణుల తరలింపు

చింతూరు: జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో గుర్తించిన 227 మంది గర్భిణుల్లో 43 మందిని శనివారం సమీప ఆస్పత్రులకు తరలించినట్లు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య తెలిపారు. వీరిలో 28 మందిని చింతూరు, 15 మందిని కూనవరం మండలం కోతులగుట్ట ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.


కోతులగుట్ట ఆసుపత్రికి తరలించిన గర్భిణీలు

వైద్య సిబ్బంది చొరవతో గర్భిణికి తప్పిన ప్రాణాపాయం

వాగు దాటించి ఆస్పత్రికి తరలింపు

గూడెంకొత్తవీధి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఒకవైపు.. మరోవైపు పొంగుతున్న వాగులు.. ఇటువంటి పరిస్థితుల మధ్య మారుమూల గ్రామంలో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని సకాలంలో ఆస్పత్రికి చేర్చడంలో వైద్యసిబ్బంది చొరవ తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మారుమూల ఉన్న దుప్పిలవాడ సచివాలయం పరిధిలోని చిన్నఅగ్రహారం గ్రామానికి చెందిన గర్భిణి కొర్రా లక్ష్మి(35)కి శనివారం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయం తెలియడంతో సీలేరు పీహెచ్‌సీ వైద్యాధికారి ఎస్‌కే ఖాదర్ మస్తాన్‌వలి, సౌమ్య క్షేత్రస్థాయి వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశారు. తక్షణమే గర్భిణిని సీలేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకురావాలని వారికి సూచించారు. దీంతో ఏఎన్‌ఎం ముక్కలి అరుణకుమారి, ఆశ కార్యకర్త కిముడు సుబ్బమ్మ డి.అగ్రహారం గ్రామానికి వెళ్లారు. గర్భిణి కొర్రా లక్ష్మికి నచ్చజెప్పి సీలేరు పీహెచ్‌సీకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే డి.అగ్రహారం గ్రామం వద్ద వాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆమెను అతికష్టం మీద వాగును దాటించి దారకొండ తీసుకువచ్చా రు. ఈ లోగా ఐస్‌గెడ్డ వద్ద ప్రధాన రహదారికి అడ్డంగా చెట్లు పడిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా మళ్లీ ఇబ్బంది తలెత్తకుండా గర్భిణిని దారకొండ పీహెచ్‌సీలో చేర్పించారు. గర్భిణిని సకాలంలో ఆస్పత్రికి అతికష్టంమీద చేర్పించిన ఏఎన్‌ఎం అరుణకుమారిని, ఆశ కార్యకర్తను వైద్యాధికారులు, సిబ్బంది అభినందించారు.


గర్భిణి లక్ష్మిని వాగు దాటించి ఆస్పత్రికి తీసుకువస్తున్న సిబ్బంది

డీఎస్సీ ఉచిత శిక్షణ దరఖాస్తుకు 24 చివరి తేదీ

ఎంవీపీకాలనీ: డీఎస్సీ(ఎస్జీటీ) అభ్యర్థులకు ఉచిత శిక్షణ దరఖాస్తు గడువును సర్దార్ గౌతు లచ్చన్న బీసీ స్టడీ సర్కిల్ పొడిగించింది. ఈ మేరకు ఎంవీపీకాలనీలోని స్టడీ సర్కిల్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు. 200 మందిని శిక్షణకు ఎంపిక చేస్తారు. రెండు నెలల శిక్షణ సమయంలో రూ.3వేలు స్టైఫండ్, రూ.1000 విలువ చేసే స్టడీ మెటీరియల్‌ను అందజేస్తారు.

సంబంధిత అర్హత పత్రాలతో దరఖాస్తులను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోపు అభ్యర్థులు ఎంవీపీ కాలనీలోని సంస్థ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 94925 69177లో సంప్రదించవచ్చు.

మాతృశిశు మరణాలు సంభవిస్తే క్రిమినల్ కేసు


దుంబ్రిగుడ పీహెచ్‌సీలో బర్త్ వెయిటింగ్ హాల్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్


నందివలస పాఠశాలలో విద్యార్థులతో ఇంగ్లీషు పదాలు చదివిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్

కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరిక

దుంబ్రిగుడ (అరకులోయ టౌన్): మాతృశిశు మరణాలు సంభవిస్తే వైద్య సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. శనివారం మండలంలో ఆయన సుడిగాలి పర్యటన జరిపారు. దీనిలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఏకలవ్య పాఠశాల, కళాశాల భవనాలను పరిశీలించారు. నందివలస గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల, కిల్లోగుడ పాఠశాలను తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో ఈ ఏడాది నమోదైన మలేరియా కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఓపీకి వచ్చిన 5,600 మందిలో 18 మలేరియా పాజిటివ్ నమోదైనట్టు వైద్య సిబ్బంది తెలిపారు. గర్భిణులను ప్రసవానికి వారం రోజుల ముందే ఆస్పత్రికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్య సిబ్బంది ప్రతీ రోజు డ్యూటీ వివరాలు పీహెచ్‌సీకి అందజేయాలని సూచించారు. నందివలస బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఇంగ్లీషు, తెలుగు పదాలు చదివించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అరమ పంచాయతీ పింపల్‌వలసలో సోలార్ వాటర్ ప్లాంట్ పరిశీలించారు, ఇదే గ్రామంలో ఆరు కుటుంబాలకు దీపం పథకం గ్యాస్ కనెక్షన్లు అందజేయాలని తహసీల్దార్ హేమవతిని ఆదేశించారు. విద్య, వైద్య సేవలపై సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. ఎంపీడీవో జయ ఉమ, పీఆర్ డీఈఈ రామం పాల్గొన్నారు.

వరదలపై అధికార యంత్రాంగం అప్రమత్తం

పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంత ప్రజల తరలింపు

సాక్షి,పాడేరు: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరి, శబరి నదులకు రానున్న వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి ప్రమాద హెచ్చరిక రాగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించాలన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వో, స్థానిక పెద్దలతో కమిటీగా ఏర్పడి బాధితులను తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, జీసీసీ, వైద్య ఆరోగ్యశాఖల నుంచి అధికారులు, సిబ్బంది బృందంగా ఏర్పాటు చేసి సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలని సూచించారు. నాలుగు ముంపు మండలాల్లో ఏడు గోదాములను గుర్తించామని, ఆయా మండలాల ప్రజలకు ముందస్తుగానే నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. వీహెచ్‌ఎఫ్, వైర్లెస్, రేడియో సెట్లు, ఇసుక మూటలు, స్టోన్ బెల్లిస్ రంపాలు, పారిశుద్ధ్య నిర్వహణ సామగ్రిని ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని జేసీ ఆదేశించారు.


మాట్లాడుతున్న జేసీ భావన వశిష్ట